Digitized in 2006
by
Thrinaina Informatics Ltd, Secunderabad, A.P., India.
(http://www.thrinaina.com)

From the original owned by
Sundarayya Vignana Kendram
and its partner Institutions

as part of the
British Library Endangered Archives Programme
supported by the
Lisbet Rausing Charitable Fund

Except for individual research purpose
any reproduction should be made with
written permission from the

Sundarayya Vignana Kendram,
1-8-1/B/25/A, Bagh Lingampally, Hyderabad - 500 044
Andhra Pradesh, India

COPYRIGHT STATEMENT

The copyright laws of the United States (Title 17, United States Code) and of India (Copyright Act of 1957) govern the making of photocopies or other reproductions of copyrighted material including foreign works under certain conditions. In addition, the United States extends protection to foreign works by means of various international conventions, bilateral agreements, and proclamations.

Under certain conditions specified in the laws, libraries and archives are authorized to furnish a photocopy or other reproduction. One of these specified conditions is that photocopy or reproduction is not to be used for any purpose other than private study, scholarship, or research. If a user makes a request for, or later uses, a photocopy or reproduction for purposes in excess of "fair use," that user may be liable for copyright infringement.

These institutions reserve the right to refuse to accept a copy order if, in their judgment, fulfillment of the order would involve violation of the copyright laws of the United States or India.

ప్రజాశక్తి

Vol. 3, no. 2

(Jul. 14, 1943)

బెజవాడ, 1943

Record no. 683

Prajāśakti

Vol. 3, no. 2

(Jul. 14, 1943)

Bejavāḍa, 1943

Record no. 683

4 పేజీలు : 0-1 0

PRAJASAKTI

Regd. No. M. 4486

: సంపాదకవర్గం :
మద్దుకూరి చంద్రశేఖరరావు
(సంపాదకుడు)
కంభంపాటి సత్యనారాయణ
పుచ్చలపల్లి సుందరయ్య
తుమ్మల వెంకటరామయ్య
చలసాని వాసుదేవరావు

ప్రజాశక్తి

★
భారత కమ్యూనిస్టుపార్టీ
ఆంధ్రకమిటీ పత్రిక
★

సంపుటి 3 | బుధవారం 14-7-43 బెజవాడ | సంచిక 2

"దేశరక్షణ విషయంలో నేడు మనబాధ్యత మరీ ఎక్కువ"

రాష్ట్రపార్టీ సమావేశంలో కామ్రేడ్ సుందరయ్య ప్రారంభోపన్యాసము

ఆంధ్ర రాష్ట్ర కమ్యూనిస్టుపార్టీ మహాసభ 8-7-43 వ తేదీని బెజవాడ, కృష్ణాపురంలో ప్రారంభమైంది. వివిధ జిల్లాల నుండి ప్రతినిధులు, ప్రేక్షకులు మొత్తం 200 మంది వచ్చారు. ఉదయం 8 గంటలకు రాష్ట్రకమిటీ సభ్యులైన కామ్రేడ్ వాసుదేవరావు ఎర్రజండాను ప్రతిష్ఠించారు. మొట్టమొదట కార్మికవర్గానికి చిహ్నంగా బయలుదేరిన ఎర్రజండా ఈనాడు వివిధంగా ప్రపంచప్రజ లందరి స్వాతంత్ర్యానికి చిహ్నంగా వృద్ధిచెందిందో కామ్రేడ్ వాసు తెలియజేశారు.

తరువాత, కామ్రేడ్ పోలేపెద్ది నరసింహమూర్తి అధ్యక్షతక్రింద ప్రతినిధులు, ప్రేక్షకులు సమావేశమయారు. భారత కమ్యూనిస్టు పార్టీ సెంట్రల్ కమిటీలో సభ్యులైన కామ్రేడ్ సుందరయ్య సమావేశాన్ని ప్రారంభిస్తూ ఈక్రిందివిధంగా ఉపన్యసించారు.

ప్రారంభోపన్యాసం

పార్టీ సెంట్రల్ కమిటీ తరపున ఆంధ్రరాష్ట్ర కమ్యూనిస్టు మహాసభకు విప్లవాభివందనాలు. మనరాష్ట్రంలో మొట్టమొదటి పార్టీసమావేశం 1936 చివరిరోజుల్లోను, రెండవది 1938 మొదటిరోజుల్లోను జరిగాయి. అప్పటికంటె ఎన్నో రెట్లు నేడు పార్టీ వృద్ధిచెందింది. పలుకుబడి విషయంలోను, నిర్మాణంలోను పార్టీ మన రాష్ట్రంలో రెండవ స్థానం అలంకరిస్తూంది. మొదటిస్థానం కాంగ్రెసుది.

1934 లో 40 మంది సభ్యులు వున్న మన పార్టీ యీరోజున 3200 వరకూ వృద్ధిచెందిందంటే, అందుకు కారణం, మొదటినుండి పార్టీ అవలంబిస్తూ వచ్చిన రాజకీయ పంథాయే. 1934 వరకూ మనపార్టీ నినాదం, సంపూర్ణ స్వాతంత్ర్యమే దేశానికి గమ్యస్థానం; దాన్ని సాధించడానికి వర్గసంస్థలను నిర్మించి ప్రజల ఆర్థిక—రాజకీయ పోరాటాలను నడపడం; వాటి ద్వారా స్వాతంత్ర్య పోరాటాన్ని జయప్రదం గావించడం. ఆరోజుల్లో కార్మికులమధ్య మనం చేసిన కృషివల్ల పార్టీకి స్వతంత్రమైన పలుకుబడి ఏర్పడింది. 1934 తరువాత మనం జాతీయోద్యమంలో తీవ్రంగా పాల్గొనడానికి ఈపలుకుబడి చక్కని పునాదిగా ఏర్పడింది.

జాతీయైక్య సంఘటన

పార్టీ చరిత్రలో రెండవ దశ జాతీయైక్య సంఘటన దశ (1935—1939 వరకు) జర్మనీలో కొత్తగా బయలుదేరిన హిట్లరు ఫాసిజం ప్రపంచ ప్రజలందరికీ ఎంత పెద్ద శత్రువో 7 వ అంతర్జాతీయ కమ్యూనిస్టు మహాసభ స్పష్టంచేసి, దాన్ని నాశనం చెయ్యడంకోసం ప్రపంచ ప్రజలందరూ ఐక్యం కావాలని హెచ్చరించింది. ఇక్కడ మన భారతదేశంలో సామ్రాజ్యవాదం ఫాసిజాన్ని బలపరుస్తూన్న రోజులవి. కాబట్టి అప్పుడు మన నినాదం, సామ్రాజ్యవ్యతిరేక జాతీయైక్య సంఘటన, ఫెడరల్ విధానాన్ని భగ్నం కావించడం, ప్రజాప్రతినిధి పరిషత్తుచే ఎన్నుకొనబడు ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని స్థాపించడం, ఇందుకై భారత ప్రజలందరూ ఐక్యసంఘటనద్వారా పోరుసల్పడం - ఇది ఆనాటి మన కార్యక్రమం. ఈ ఐక్య సంఘటనను కాంగ్రెసు సంస్థద్వారా నడపాలి. దేశంలోని వివిధ వర్గ సంస్థల సహకారం తో కాంగ్రెసు పనిచేసినప్పుడే ఐక్యసంఘటన కార్యక్రమం జయప్రదమవుతుంది. కాబట్టి, మనం రైతు ఉద్యమాన్ని, కార్మికోద్యమాన్ని, వ్యవసాయ కూలీ ఉద్యమాన్ని, విద్యార్థి ఉద్యమాన్ని ఈకాలంలో సంఘటితపరచి, ఆయా సంఘాల ద్వారా ప్రజా పోరాటాలను నడిపాము.

సామ్రాజ్యవాద యుద్ధదశ

1939 మొదలు 41 జూన్ వరకు మన నినాదాలు ఇవి: ఇది సామ్రాజ్యవాదయుద్ధం: దీన్ని అంతంచేసి, సామ్రాజ్యవాదాన్ని నాశనం గావించడానికి భారతదేశ ప్రజలు సర్వవ్యాపిత సమ్మెకు, సాయుధ తిరుగుబాటుకు, తయారు కావాలి. జాతీయ కాంగ్రెసు సమిష్టి శాసనోల్లంఘనాన్ని ప్రారంభించాలి.

ప్రజాయుద్ధ దశ

కాని, 1941 జూన్ 22 వ తేదీని హిట్లరు జర్మనీ, సోవియట్ రష్యాపైదుమకడం, బ్రిటిష్, అమెరికన్ ప్రభుత్వాలు రష్యాతో సంధి చేసుకోవడంతో సామ్రాజ్యవాద యుద్ధం ప్రజాయుద్ధంగా మార్పుచెందింది. రష్యా పడిపోతే, ఇండియా-చైనాలవంటి ఆశియా దేశ ప్రజలు కూడా ఫాసిస్టు పెనుభూతానికి ఆహుతి కాక మానరు. సోవియట్ రష్యా యీరోజువరకూ నాజీహంతకుల్ని అరికట్టగలిగి యుండకపోతే ప్రపంచం, ప్రపంచంతోబాటు మనం, ఫాసిస్టు దాస్యంలో క్రమ్గవలసియుండేవి. ఈ యుద్ధంవల్ల ఫాసిస్టు పిశాచాల కిరాతక పరిపాలనకు గురికావడమా? లేక స్వేచ్ఛామయమైన ప్రజారాజ్యాన్ని సంపాదించుకోవడమా? అనేప్రశ్న ప్రతిదేశ ప్రజల్ని నేడు ఎదుర్కొంటూంది. బ్రిటిష్ అమెరికన్ సామ్రాజ్యవాదులు రెండో రంగంవిషయంలోను, భారతదేశ సమస్య విషయంలోను, అవలంబించే ప్రజావ్యతిరేక పంథా ప్రతిరోజు ఆయాదేశాల ప్రజలచే ప్రతిఘటించబడుతూంది. ప్రపంచప్రజలు ఐక్యతద్వారా సామ్రాజ్యవాద ప్రభుత్వాలపై బలమైన ఒత్తిడి తెస్తున్నారు. కాబట్టి, ఫాసిజం ఓడిపోతే బ్రిటిష్ సామ్రాజ్యవాదులు మళ్ళా ప్రపంచ పెత్తనం చేయగల్గుతారనేది వట్టి కల్ల.

మన దేశ పరిస్థితులు

ఈనూతనపరిస్థితుల్లో మన దేశంలో కూడా మనపోరాటపద్ధతుల్ని మార్చుకోవలసియుంది. ఈరోజున సర్వవ్యాపిత సమ్మె, సాయుధ తిరుగుబాటు, మన దేశానికి స్వాతంత్ర్యం తీసుకురాకపోవడమేగాక, ఫాసిస్టు దాస్యం సంప్రాప్తమయేట్లు చేస్తాయి. దేశరక్షణ ఒక్కటే మన మాతృదేశస్వాతంత్ర్యానికి నేడుమార్గం. సామ్రాజ్యవాదులు మన నెత్తిమీద బిగిచుకొని కూర్చున్నారు కనుకనే దేశరక్షణవిషయంలో మనం నిర్వహించవలసిన బాధ్యత యీరోజున మరింత ఎక్కువయింది.

అట్టి దేశరక్షణ జయప్రదం కావాలంటే, జాతీయైక్యతపై ఆధారపడే జాతీయ ప్రభుత్వం అత్యవసరం. కాంగ్రెసు-ముస్లింలీగ్‌ల మధ్య ఐక్యత, సర్వతోముఖమైన జాతీయైక్యతకు పునాది. అయితే, జాతీయప్రభుత్వం వచ్చేవరకూ అస్త్రాలు చాచుకొని కూర్చోవడం దేశభక్తుల లక్షణం కాదు. మనకున్న కొద్ది అవకాశాలను ఉపయోగించుకొని, దేశరక్షణను బలపరచవలసి యుంది. అందుకై భారతదేశపు రైతు అధికంగా పంటలు పండించి, తోటి దేశీయులకు, సోదర సైనికులకు తిండి పెట్టి పోషించాలి. కార్మికులు దేశరక్షణకై అధికంగా ఉత్పత్తిచేయాలి. దేశీయులందరూ తమమాతృదేశరక్షకై వివిధ యుద్ధరంగాలలో ప్రాణాల్పించి పోరుసల్పే సైనికులకు సహాయపడాలి. ఈ కర్తవ్యాలను మనం ప్రపంచప్రజల సహకారంతోనే నెరవేర్చగల్గుతాం.

జాతీయ సంక్షోభం

సామ్రాజ్యవాదులు ఆగస్టు 9 వ తేదీని కాంగ్రెసు నాయకుల్ని అరెస్టుచేసి నిర్బంధ విధానం ప్రవేశపెట్టడంవల్ల మన దేశభక్తులు—ప్రజలు ఉద్రిక్తులై, దేశరక్షణనే భగ్నంచేయ పూనుకున్నారు. పంచమాంగదళం వెంటనే రంగంలో ప్రవేశించి, వీరిని ఉపయోగించుకొన గల్గింది. ఈ విధంగా జాతీయ సంక్షోభదశ ప్రారంభమయింది. వెంటనే మనపార్టీ ప్రజలకూ-పోలీసులకూ మధ్యనిలబడి, విధ్వంసక చర్యలను అరికట్టింది. పంచమాంగదళం యొక్క విషప్రచారాన్ని దేశభక్తులయెదుట బట్టబయలుచేసింది. కాంగ్రెసు-ముస్లిం లీగ్‌ల మధ్య ఐక్యతకై ప్రచారం చేసింది. వివిధ జాతుల స్వయంనిర్ణయహక్కును గుర్తించడం ద్వారానే యీ ఐక్యత సాధ్యమవుతుందని తెలియజేసింది. కాంగ్రెసునాయకుల విడుదలకై దేశంఅంతటా బ్రహ్మాండమైన ప్రచారం సల్పింది.

ఆహార సంక్షోభం

ఆహార సమస్యను పరిష్కరించడంలో సామ్రాజ్యవాదు లవలంబించిన అ కతవక విధానంవల్ల, దేశంలో ప్రమాదపరిస్థితి మరింత ఎక్కువైంది. పంచమాంగదళం ఈ ప్రమాద పరిస్థితిని ఉపయోగించుకొనజూచింది. జపాన్ దాడికి అనుకూలమైన వాతావరణం ఏర్పడింది. వెంటనే మనం రంగంలో ప్రవేశించి, అనేకచోట్ల దోపిళ్లు జరగకుండా కాపాడాం. ఆహార కమిటీలద్వారా యీసమస్యను ప్రజలే ఎలా పరిష్కరించుకొనగలరో మార్గంచూపాం. వివిధపార్టీలు కలిసి పని చేయడం ఎలా సాధ్యమో చూపగలిగాం.

బెంగాల్ రాష్ట్రంలో అనేకచోట్ల, కాకినాడ, విశాఖపట్నంమీద జపాన్ విమానాలు బాంబుల వర్షం కురిపించి మన ప్రజల మనోనిబ్బరాన్ని ధ్వంసంచేయ పూనుకొన్నప్పుడు మన పార్టీ ప్రజల ఆర్థికజీవనాన్ని కాపాడగలిగింది, సమ్మెలద్వారా ఉత్పత్తి భగ్నం కాకుండా చూచాం. ఫలితం, జపాన్ దాడి కొంత వెనుక్కు తగ్గవలసి వచ్చింది.

గాంధీజీ ఉత్తర ప్రత్యుత్తరాలవల్ల మన పాలసీయే ఎలా సరియైనదో దేశభక్తులు, ప్రజలు గ్రహించడాని కవకాశం కలిగింది. పంచమాంగదళాన్ని ప్రజలనుండి దూరం చేయడానికి ఆ లేఖలు మనకు తోడ్పడ్డాయి. కాని, గాంధీజీ సరియైన మార్గం ఏదో ప్రజలకు స్పష్టంగా తెలియజేయకపోవడంవల్ల సామ్రాజ్యవాదుల చేతుల్లోనే నేటివరకూ అధికారం ఉండిపోయింది.

ప్రమాద పరిస్థితులు

కాని, కామ్రేడ్స్, ఇన్నివిజయాలు మనం పొందినప్పటికీ, జాతీయ సంక్షోభం ఇంకా అంతంకాలేదు. కాంగ్రెసునాయకులింకా జైళ్లలోనే ఉన్నారు. జాతీయ ప్రభుత్వం ఇంకా లభించలేదు. పంచమాంగదళం తాత్కాలికంగా ప్రజలకు దూరంచేయబడినప్పటికీ, పూర్తిగా అణచివేయబడలేదు. ఏ నిమిషంలోనైనా అది తలయెత్తవచ్చు. గాంధీజీ మళ్ళీ ఉపవాసం చేయవచ్చుననేపుకారులు వ్యాపిస్తున్నాయి. ఆహారసమస్య పూర్తిగా పరిష్కరించబడకపోతే, దోపిళ్లు, సమ్మెలు జరగవచ్చు. లేదా, జపాన్‌దాడి అకస్మాత్తుగా జరగవచ్చు. అట్టి పరిస్థితులే దేశంలో సంభవిస్తే, పంచమాంగదళం మళ్ళీ తలయెత్తి దేశాన్ని ఫాసిస్టుహంతకులకు అప్పజెప్పవచ్చు. కాబట్టి మనం మనశక్తినంతటినీ యీ క్రింది కార్యక్రమంపై కేంద్రీకరించి పనిచేయాలి.

1. దేశరక్షణకై జాతీయ ప్రభుత్వం, అందుకు జాతీయైక్యత, ఎలా అవసరమో ప్రతి దేశభక్తునికీ మనం చెప్పి, ఒప్పించాలి.

2. ఆహార సమస్య మొదలయిన నిత్య జీవితసమస్యలపై అన్ని పార్టీల దేశభక్తులు కలిసి పనిచేయడానికి కృషిచేయాలి.

3. దేశరక్షణ, కాంగ్రెసు నాయకుల విడుదల, ఆహార సమస్యా పరిష్కారం, జాతుల స్వయంనిర్ణయహక్కు — యీనాలుగు నినాదాలపై వివిధరాష్ట్రాలలో సంయుక్త మంత్రివర్గాలు ఏర్పడేటట్లు చూడాలి.

4. కాంగ్రెసు నాయకుల్ని విడుదలచేయించడానికి, వివిధజాతుల స్వయంనిర్ణయహక్కును గుర్తింపచేయడానికి, మన ప్రచారాన్ని ఇంకా తీవ్రతరం చేయాలి. (మిగతా 3 వ పేజీ)

Roja Muthiah Research Library
3rd Cross Road, C P T Campus,
Taramani, Chennai - 600 113, India.

ప్రజాశక్తి

బుధవారం 14-7-1943

కాంగ్రెసువాదుల కర్తవ్యం

సామ్రాజ్యవాదుల పాలనలో ఆఖరుపట్టు అంతం కాబోతూంది. భారతదేశంలోని వివిధ జాతీయసంస్థల సహకారంతో నిమిత్తంలేకుండా, దేశాన్ని రక్షించ బూనుకోవాలను ఫార్సు ఎంతోకాలం కొనసాగేటట్లు లేదు.

ఇప్పుడున్న ప్రభుత్వం ఏపనినీ సక్రమంగా నిర్వహించ జాలదనీ, ప్రజలలో ఏ కొద్ది నుంచినిగాని, సమీకరించగలశక్తి దానికి లేదనీ, దేశాన్ని జయప్రదంగా రక్షించడం దానికి చాతకాదనీ, ఒకవైపు ప్రపంచమందలి అభివృద్ధిశక్తులు గ్రహించి, సామ్రాజ్యవాదుల బూటకత్వాన్ని స్పష్టంగా తెలుసుకుంటున్నారు. మనదేశంలో రాజకీయ ప్రతిష్టంభనను అంతమొందించి, భారతీయుల్ని ఫాసిస్టువ్యతిరేక స్వాతంత్ర్య పోరాటంలో ఉత్సాహంగా పాల్గొనేటట్లు చేయాలని ప్రపంచప్రజలు ఒత్తిడిచేస్తున్నారు. వారి ఆందోళన నానాటికి ఎక్కువౌతోంది.

మరోవైపున, దేశపరిస్థితులు నానాటికి అధ్వాన్న మవుతున్నాయి. సామ్రాజ్యవాదుల స్వార్ధబుద్ధి, అధికారవర్గం యొక్క అవకతవక పద్ధతులు, కలిసి దేశంలో దుర్భరపరిస్థితి యేర్పడింది. ప్రజల మనోనిబ్బరం, ఉత్సాహం, క్షీణిస్తున్నాయి. తినడానికి తిండి, కట్టడానికి బట్ట, దొరకడం దుర్లభమవుతూంది. ఇతర జీవితావసరవస్తువులకు కూడా కరువుయేర్పడింది. అనారోగ్యకరమైన అన్నిరకాల తిండి తినడంవల్ల కలరా, మలేరియా, ఇన్‌ఫ్లుయంజా మొదలైన అంటువ్యాధులు వ్యాపిస్తున్నాయి. ఈ పరిస్థితుల్ని తాము చక్కబెట్టగలం అనే విశ్వాసం అధికారవర్గంలో సహితం నశిస్తోంది.

కాంగ్రెసులేని సంయుక్తమంత్రివర్గాలను అన్నిరాష్ట్రాలలోను నిర్మించి, ప్రపంచప్రజాభిప్రాయాన్ని మోసపుచ్చి, తమ నిరంకుశపరిపాలనకు ఏ స్వల్పమైన ప్రజాసహకారాన్నైనా సరే పొందడానికి సామ్రాజ్యవాదులు ఎత్తువేశారు. కాంగ్రెసేతర దేశభక్తులలో వ్యాపించియున్న నిరుత్సాహాన్ని ఆధారంగా చేసుకొని వారు తమ పన్నుగడను సాధించగలమని ఆశించుతున్నారు. ఈ పన్నాగమే జయిస్తే, దేశపరిస్థితులు ఇప్పటికంటె అనేకరెట్లు అధ్వాన్నమవుతాయి. జాతీయశక్తులలో చీలిక లెక్కువౌతాయి. దేశంలో అంతర్యుద్ధం అనే జ్వాల తలయెత్తుతోంది....

కాంగ్రెసువాదులలో నేడు మూడు ధోరణులున్నాయి.

ఒకవైపు, మంత్రిపదవులంటే మోజుగలవారు. వారి నినాదం ; ఎడ్వైజర్ల పరిపాలన కంటె ఏ మంత్రివర్గమైనా మెరుగే. వీరు స్వతంత్రించి, తమంతట తామే సంయుక్త మంత్రివర్గాలలో ప్రవేశించడానికి సంసిద్ధులు. వీరిలో ఉత్సాహం, మనోనిబ్బరం, ఎంత క్షీణించిందంటే వీరిని కాంగ్రెసువాదులని పిలవడంకంటె లిబరల్ పార్టీకి చెందిన సంస్కరణవాదులనడం మంచిది.

మరోవైపు, కరుడుగట్టిన కాంగ్రెసువాదులున్నారు. ప్రతిష్టంభన యిలాగే కొనసాగాలని వీరు కోరుతారు. అంతంచేయడాని కెట్టి కృషిచేయరు. "పోరాటం" విఫలమయినా, దాన్ని తీవ్రతరం చేయాలని వీరు వాంఛిస్తారు. జాతీయైక్యతలో వీరికి విశ్వాసంలేదు. సంయుక్త మంత్రివర్గంలో ప్రవేశించడం అంటే అర్థం నిరంకుశాధికారులకు లొంగిపోవడం తప్ప మరొకటి కాదని వీరి అభిప్రాయం. వీరి నినాదానికీ, పంచమాంగదళం యొక్క నినాదానికీ, ఎట్టి భేదంలేదనే యదార్థాన్ని వీరు గుర్తించరు.

ఈ ఉభయులకు మధ్య కాంగ్రెసు ప్రజాసామాన్యం ఉంది. ప్రతిష్టంభనవల్ల వీరు విసుగెత్తిపోయిఉన్నారు. ఎలాగైనా దాన్ని అంతమొందించాలని వాంఛిస్తారు. జాతీయైక్యతకు దారితీసే యే పరిష్కారమార్గమైనా వీరికిష్టమే. ప్రజల్ని కష్టాలనుండి గట్టెక్కించగల ఏ కార్యక్రమమైనా వీరికి అంగీకారమే. అయితే, వీరు కార్యరంగంలో ప్రవేశించి పనిచేయరు. ఎందువల్లనంటే, కాంగ్రెసునాయకులంతా జైళ్ళలో ఉన్నారు. కాంగ్రెసుపార్టీ లేని సంయుక్త మంత్రివర్గం యెడల వీరికి అనుమానం మెండు. అట్టి కాంగ్రెసేతర మంత్రివర్గానికి వ్యతిరేకంగానైనా వీరు కార్యరంగంలో ప్రవేశిస్తారు గాని, కాంగ్రెసులో గూడిన అఖిలపక్ష మంత్రివర్గ స్థాపనకై అవసరమైన అఖిలపక్ష ఐక్యతకూ, జాతీయప్రభుత్వస్థాపనకూ, పాటుబడరు. ఇట్టివైఖరివల్ల లాభంపొందేది నిరంకుశాధికారవర్గమే గాని, తాముకాదు. ప్రతిష్టంభన అంతం కావాలని వీరు వాంఛిస్తారు. కాని, అంతంచేయడానికి తామెట్టి కార్యక్రమాన్ననుసరించాలో వీరికి తెలియదు.

కాంగ్రెసులో ఏర్పడిన యీ విభేదాలు దేశానికి ఎంతైనా హానికరం. కాంగ్రెసువాదులు యిలాగే నిస్తబ్దతతో, విభేదాలతో కాలంగడిపితే, కాంగ్రెసు సంస్థకు ముప్పు వాటిల్లకతప్పదు. సంస్కరణవాదులకూ, "పోరాటవాదులకూ" మధ్య పెద్ద అగాధం ఏర్పడి, కాంగ్రెసు ఛిన్నాభిన్నం అవుతుంది.

కాబట్టి, యీ రోజున కాంగ్రెసువాదులపై బరువైన బాధ్యత పడింది. కాంగ్రెసు సంస్థ విచ్ఛిన్నం కావడమా ? లేక, కాంగ్రెసు వ్యతిరేక మంత్రివర్గాలు నిర్మించబడకుండా అఖిలపక్ష ఐక్యతకై కృషిచేసి, ప్రతిష్టంభనను అంతమొందించడమా ? అనే సమస్య ప్రతి కాంగ్రెసువాదినీ యెదుర్కొంటూంది.

జైళ్ళబయట ఉన్న ప్రతి కాంగ్రెసు సోదరునికీ మా విన్నపం యేమంటే, వెంటనే మీరు సమావేశాలు జరుపుకొని, దేశపరిస్థితుల్ని పర్యాలోకించండి.

కాంగ్రెసునాయకుల విడుదలకై కృషిచేయడానికి, ఆహారసమస్యను ప్రజాసహకారంతో పరిష్కరించడానికి, దేశరక్షణను బలపర్చడానికి, కాంగ్రెసు-ముస్లింలీగ్ ఐక్యతపై ఆధారపడు జాతీయ ప్రభుత్వ స్థాపనకై పనిచేయడానికి, ఏ సంయుక్త మంత్రివర్గం ప్రతిజ్ఞ తీసుకుంటుందో, దాన్ని మీరు బలపరచవలసిందని కోరుతున్నాం.

అట్టి మార్గాన్నవలంబించడంవల్ల, కాంగ్రెసుకు వ్యతిరేకంగా కాంగ్రెసేతర పార్టీలన్నింటినీ సమీకరించ ప్రయత్నించే సామ్రాజ్యవాదుల ప్లాను తలక్రిందు లౌతుంది. అంతేకాదు, కాంగ్రెసుకూ-ఇతర పార్టీలకూ మధ్య సోదరభావం ఏర్పడుతుంది. ఏపనిని చట్టసమ్మతమైన బహిరంగ కాంగ్రెసు, కాంగ్రెసు నాయకులు, చేసియుండేవారో, దాన్ని కాంగ్రెసువారు కాంగ్రెసేతర పార్టీలు కలిసి చేయగల్గుతారు.

ఈ విధంగా కాంగ్రెసువాదులు ధైర్యంతో ముందుకొచ్చి, పనిచేసినట్లయితే, నిరంకుశాధికారవర్గంయొక్క పన్నాగం భగ్నం కాకమానదు. అప్పుడు కాంగ్రెసువాదులు సగర్వంగా తమ బాధ్యతను నెరవేర్చగల్గుతారు; దేశంలోని రాజకీయ ప్రతిష్టంభనను అంతంచేయగల్గుతారు; ప్రజలకు సక్రమంగా సేవచేయగల్గుతారు; దేశాన్ని రక్షించగల్గుతారు. కాంగ్రెసువాదుల సహకారంతో ఉన్నప్పుడే, సంయుక్త మంత్రివర్గాలు ప్రజలకు తిండి, స్వేచ్ఛ, యివ్వగలవు. కాంగ్రెసు దేశభక్తులు ఉత్సాహంతో ముందు కొచ్చి, తమపై ఉన్న యీ కర్తవ్యాన్ని నెరవేరిస్తే, వెంటనే కాంగ్రెసు-ముస్లింలీగ్‌ల మధ్య సఖ్యత ఇప్పటికంటె యెన్నోరెట్లు ఎక్కువౌతుంది. ఎందువల్లనంటే, సంయుక్త మంత్రి వర్గాలలో ముస్లింలీగ్‌కుకూడా కాంగ్రెసుతోబాటు ప్రధానస్థానం ఉంటుంది. సోదరు కాంగ్రెసు వాదులు ఈ మంత్రివర్గాలను ప్రజా ప్రతినిధుల మంత్రివర్గాలుగాభావించి, వాటికి ఎంత ఎక్కువగా బలం యిస్తారో, అంత చురుకుగా ముస్లింలీగ్ సంయుక్త మంత్రివర్గం కాంగ్రెసునాయకుల విడుదలకొరకు పనిచేస్తాయి. ఈ విధంగా వివిధ రాష్ట్రాలలో ఏర్పడు, ఐక్యతతోబాటు కాంగ్రెసునాయకులు కూడా విడుదల అయివస్తే, కేంద్రంలో జాతీయ ప్రభుత్వంకూడా ఇప్పుడు మనం ఊహించగల్గుతున్నకంటె త్వరగా స్థాపించబడుతుంది. అప్పుడు మనం విజయనాదములతో ముందుకు సాగవచ్చు. ఈ మార్గంవైపు నడవడానికి వెంటనే మనం అడుగువేయవలసియుంది.

★ యుద్ధసమీక్ష

అన్నివైపులనుండి, అక్షరాజ్యాలపై ఒకేసారి దెబ్బగొట్టాలి

మూడు నెలలపైగా కొనసాగిన నిస్తబ్దత భిన్నమైంది. సోవియట్ రంగంలో జర్మనీ ఈనెల 5 వ తేదీన దాడి ప్రారంభించింది. ఓరెల్-ఖర్కొవ్ బైలోగోరోడ్‌లవైపు కే దీర్ఘరీ చర్ల జర్మను టాంకు దళాలు యుద్ధంలో కురికాయి. 180 మైళ్ళ పొడుగున పోరు భయనైన ఈదాడి ఓరెల్‌కు సన్నిహిత రంగా కూడా వ్యాపించింది. అలా, 250 మైళ్ళ వరకు ఈయుద్ధరంగం విస్తరించింది.

మరొకసారి రెడ్‌ఆర్మీ, ఫాసిస్టు హంతకుల దాడిని ఒంటరిగా ఎదుర్కొంటున్నది. హిట్లరు దాడికి సంసిద్ధంగా వున్న రెడ్‌ఆర్మీ తీవ్ర ప్రతిఘటన సాగించుతోంది. ఇరుపక్షాల విమాన, టాంకు, ఫిరంగు బలాలను విరివిగా ఉపయోగించుతున్నారు. సోవియట్ టాంకులు జర్మను 'పులి' టాంకులను (పెద్దవి) చిన్న టాంకులను ప్రతిఘటించుటయేగాక, శత్రు రాకపోకలపైన స్థావరాలపైన బాంబుల గురిపెట్టుతోంది. శత్రువిమానాల ఢీకొంటున్నవి.

మాస్కో రేడియో ననుసరించి, ఈ రంగంలో జర్మనీ, 15 పాంజరు దళాలను, 1 మోటారు దళాన్ని, 14 పదాతిదళాలను, మరి కొన్ని విమానదళాలను ఉపయోగించుతోంది. ఇంతేగాక వీటిలో కొన్ని పడమటినుండి ఇక్కడికి రప్పించబడినవని మాస్కోరేడియో తెలియజేసింది.

కుర్‌స్క్, బైలో గొరాడ్‌లలో, సోవియటు శ్రేణులలో కొద్దిగా గండిగొట్టగల్గినా, సోవియటు సైన్యాలు శత్రువుకు తీవ్రనష్టం గలుగ చేస్తున్నాయి. మొదటి 5 రోజులలోను, జర్మన్లు 2806 టాంకులను, 904 విమానాలను పోగొట్టుకున్నట్లు రాయిటరు విశేషరి వ్రాస్తున్నాడు.

రెండోరంగం తెరవాలి

పసిఫిక్‌లోను, సిసిలీలోను మిత్రరాజ్యాల దాడి ప్రారంభమయ్యింది. కాని ఇవి ఈ సంవత్సరం జరగనున్న నిశ్చితయుద్ధాలకు నాంది మాత్రమే. జరుగనున్నయుద్ధాలలో, పెరుగుచున్న మిత్రరాజ్యాల భూ, విమాన, సముద్రబలాలు అనేకచోట్ల శత్రుకూటమిమీద దెబ్బలుకొడతాయన్నది నిజమే. కాని, ఫాసిస్టు హంతకులను త్వరలో మట్టు పెట్టడానికి, ఆవసరమైనట్టి సంయుక్త వ్యూహంతో జరుగుతున్నవా లేదా అన్నా విషయం ఆలోచించాలి.

సంయుక్త వ్యూహప్రాముఖ్యత, ఇప్పటిదాడితో మరింత హెచ్చింది. సోవియటు యూనియన్ ఇప్పుడు కూడ ఒంటరిగానే శత్రువు నెదుర్కొంటుంది. సిసిలీపై దండయాత్రయే రెండవ రంగం కాజాలదు. సోవియటు అంచనా ననుసరించి "ప్రస్తుత భీషణ క్లిష్ట యుద్ధదశ"ను నిర్వహించడానికి చాలినంతగా, ఇంగ్లండమెరికాలకు బలమూ, కీలకస్థానాలూ, వున్నాయి. గతవారం ప్రవదా చెప్పినదానిననుసరించి, పశ్చిమాన జర్మను సైన్యసమీకరణ తగినంతలేదు. అందుచే రెండవరంగం తెరవడానికి కిదే మంచి అదను. రెండవరంగానికి ద్రోహంచేయ తలపెట్టిన కొందరు ద్రోహులు, "ఏంపర్వాలేదు. రష్యా చూసుకోగలదులే" అనీ: "నిజంగా హిట్లరు రష్యాలో పెద్ద ఎత్తున యుద్ధంచేస్తున్నట్లు మనలను భ్రమింపజేసి, మనచే త్వరపడి రెండోరంగం తెరిపించేటట్లు చేస్తున్నాడు." అనీ, ప్రచారం చేస్తున్నారు.

కాని ఇందులో ఏమాత్రమూ, సత్యంలేదని, రష్యాయుద్ధ తీవ్రతయే తెలియజేస్తోంది.

రెండవరంగ యుద్ధం తెరవకుండా నూరేళ్ళె నెమ్మదిగా ఒక్కొక్కటిగా జయించుకోడానికి బ్రిటన్ అమెరికాలకు తీరిక, బలంచిక్కుమాట నిజమే. కాని ఈలోగా సోవియటుఏమిగావాలి? "వాషింగ్‌టన్ పోస్టు" ఇలావ్రాసింది." ప్రాచ్య భాగంలో (రష్యాలో) హిట్లరు ఉపయోగించే బలాన్ని చూస్తే, మిత్రరాజ్యాలకు పశ్చిమయూరప్‌లో మంచి అవకాశం దొరికింది. ఇలాంటిది మళ్లా ఒక్కా దొరక్కపోవచ్చు."

"దీర్ఘయుద్ధాన్ని తప్పించడానికి మార్గం రెండవరంగమే" నని కామ్రేడ్ హారీపాలిట్ బ్రిటిష్ కమ్యూనిస్టుపార్టీ కాంగ్రెసులో ఉద్బోధించాడు. బ్రిటన్ ఇదివర కెన్నడూ ఎరుగనంతటి ప్రచారాన్ని రెండవరంగానికి గావించుతామని, శపధం పట్టారు బ్రిటిష్ కమ్యూనిస్టులు.

ఈనా డన్నివైపులనుండి అక్షరాజ్యాలను ఒకేసారి దెబ్బగొట్టి హతమార్చి, అంతిమ విజయం పొందడమే కావలసింది.

సిసిలీ

సిసిలీ, పసిఫిక్ యుద్ధాలు అందుకుచాల్తాయా? చాలవు. సిసిలీ, పసిఫిక్‌లలో ఈ దాడులు ప్రారంభించవలసిందే. వీటికి ప్రత్యేకప్రాముఖ్యత ఉండుట నిజమే కాని, అంతమాత్రాన సంతృప్తి పడకూడదు. ఐసన్‌హోవర్ ప్రెంచి ప్రజల కుద్బోధించుతూ "ఇది అప్పుడే మీరు తిరుగబడవలసిన సమయంకాదు" అని చెప్పడమే చాలు, ఇది రెండవరంగం కాదనడానికి.

పసిఫిక్

ఆస్ట్రేలియాలో బలపడిన అమెరికన్ సైన్యాలు దాడి సాగించాయంటే అర్థంఏమిటి? జపాను ముఖ్యకేంద్రమయిన రాబాల్ చుట్టూ వలయంగా నున్న రక్షణలను ఛేదించడం. రాబాల్ నే వశపరచుకోవడం-ఈదాడి ఉద్దేశ్యం. మిత్రరాజ్యాలు రాబాల్ సమీపించినకొలదీ ఇంకా ముఖ్య నౌకాయుద్ధాలు జరగవచ్చు. కాని, జపానును హతమార్చాలంటే, చైనానే వేదికగా తీసుకొని దాడిసాగించాలి. అందుకు చైనాలో, అశేష మానవసంఖ్యాబలానికి, తగిన సాధన సంపత్తినీయాలి. అందుకు మూలం బర్మానుపునరాక్రమించడమే. బర్మానుపునరాక్రమించడం, తర్వాత రైళ్ళు రోడ్లు బాగుచేసికోడం, ఆతర్వాత తూర్పు ఆసియా వంతటినీ విముక్తిజేసి జపానును సంపూర్ణంగా ఓడించడం జరగాలంటే రెండేళ్ళయినా పడుతుందని డాక్టరు సన్-ఫో - అను చైనా ప్రముఖుడు అంచనా వేస్తున్నాడు. కాని ఈ అంచనాకూడా ఆచరణలోకిరావాలంటే, భారత ప్రజలుచొరవజేసి ప్రతిష్టంభన అంతమొందించాలి. బర్మాదాడిని విజయవంతంగా ముందుకుకొనిపోయేబాధ్యత, బర్మాదాడిని సన్నాహపరచే బాధ్యత, 40 కోట్ల భారత ప్రజలదే.

12-7-43

— తుమ్మల వెంకటరామయ్య.

వివిధజిల్లాల కమ్యూనిస్టు మహాసభలు

జాతీయైక్యతకు దేశరక్షణకు కంకణం గట్టుకొన్న సభ్యుల కార్యదీక్ష

కృష్ణాజిల్లా

జూన్ 28, 29, 30 తేదీలలో కృష్ణా జిల్లా కమ్యూనిస్టు పార్టీ ద్వితీయ మహాసభ బెజవాడలో పార్టీ కార్యాలయంలో జరిగింది. కామ్రేడ్ తడియాల గోపాలరావు ఎర్రజండాను ప్రతిష్ఠించారు. రాష్ట్రపార్టీ కార్యదర్శి కామ్రేడ్ చంద్ర రాజేశ్వరరావు మహాసభను ప్రారంభిస్తూ, భారత కమ్యూనిస్టుపార్టీ ఇచ్చిన కార్యక్రమాన్ని గురించి ఉపన్యసించారు.

జిల్లాకమిటీ కార్యదర్శి ప్రవేశపెట్టిన పార్టీ నివేదికలో ఈ క్రింది అంశాలు ముఖ్యమైనవి.

పార్టీ నివేదిక

1937 అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెసు ఎన్నికల ప్రణాళికను పార్టీ సభ్యులు తీవ్రంగా ప్రచారంచేసి, కాంగ్రెసుకు అఖండ విజయం లభించడంలో తోడ్పడ్డారు. రైతుసంఘాలలో అతివాదులందరితో కలసి పనిచేసి, రైతుఉద్యమాన్ని జస్టిసుపార్టీ నాయకుల చేతుల్లోనుండి తప్పించారు. మునగాల రైతుల పోరాటాన్ని నడిపించారు.

1939 సెప్టెంబరులో ప్రారంభమైన సామ్రాజ్యవాదయుద్ధకాలంలో పార్టీ వివిధప్రజాసంస్థల ద్వారా తీవ్రమైన యుద్ధ వ్యతిరేక ప్రచారం చేసింది. ఈకాలంలోనే జిల్లాబోర్డు ఎన్నికలలో కాంగ్రెసు అభ్యర్ధుల్ని గెలిపించడంలో చేసిన తీవ్రకృషి జయప్రదమయింది. ఫార్వర్డు బ్లాకుయొక్క అతివాద ముసుగును తొలగించి, దాని బూటకత్వాన్ని పార్టీ సభ్యులు ప్రజల యెదుట బట్టబయలుచేశారు. ఈదశలోనే జిల్లా అంతటా పార్టీ బ్రహ్మాండమైన ఆకలి యాత్రలను లేవదీసింది. వాటిలో సుమారు 30 వేలమంది పాల్గొన్నారు. ఈరోజుల్లో రహస్యంగా పనిచేసే పార్టీసభ్యుల్ని, పార్టీ యంత్రాన్ని ప్రజలు ప్రభుత్వ దాడినుండి కాపాడారు. ఇందుకు కారణం, కమ్యూనిస్టుపార్టీ జిల్లాలో ఒకప్రధాన రాజకీయశక్తిగా ప్రజలచే గుర్తించబడడమే.

ప్రజాయుద్ధకాలం

1941 జూన్ 22 తో ప్రారంభమైన ప్రజాయుద్ధ కాలంలో 60 మంది ఫాసిస్టు వ్యతిరేక ప్రచారకులకు పార్టీ శిక్షణ ఇచ్చింది. వీరు బుర్రకథల ద్వారాను, వేషాల ద్వారాను, 1 లక్ష 25 వేల మంది ప్రజలలో ప్రచారం చేశారు. జిల్లాలో ప్రధానమైన ఒక విమానాశ్రయం నిర్మించబడుతున్నప్పుడు పార్టీ సహాయంచేసి దేశరక్షణకు తోడ్పడుతూ రైతుల్లో మంచి బలం సంపాదించింది. రు. 1 లక్ష విలువగల ఎడువులు, 1200 ఎకరాల బంజరు భూములు, అధికోత్పత్తికి లభించేటట్లు కృషి చేసింది.

జాతీయ సంక్షోభం

ఆగష్టు 9 ని కాంగ్రెసు నాయకుల అరెస్టుతో ప్రారంభమైన సంక్షోభంలో ప్రజలు ఆవేశపరవశులై విధ్వంసక చర్యలకు దిగినప్పుడు జిల్లాయందలి కాంగ్రెసు నాయకత్వం ఫార్వర్డుబ్లాకు చేతుల్లోకి పోయింది. ఫార్వర్డుబ్లాకు ముఠా, ఆవేశంలో మునిగిన దేశభక్తులు, పార్టీనుండి వెళ్ళగొట్టబడిన ద్రోహులు, ప్రజాసంస్థలను విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నించారు. కాని పార్టీ ఆప్రయత్నాలను ప్రతిఘటించింది. జిల్లాలో విధ్వంసక చర్యలు కొద్దిచోట్ల మాత్రమే జరిగాయి. ఇందుకు కారణాలు రెండు: ప్రజా సంస్థల ద్వారా పార్టీగడించిన పలుకుబడి; పోలీసులకు ప్రజలకు మధ్య నిలబడి ప్రజలకు పార్టీ పందాను గురించి బోధించడము.

జాతీయైక్యతావారంలో పార్టీ సభ్యులు 40 వేల మంది ప్రజలలో ఐక్యతాప్రచారంచేశారు. 10 వేల మంది నుండి పార్టీనిధికి చందాలు వసూలు చేశారు. స్వాతంత్ర్యవారంలో పార్టీ గావించిన ప్రచార ఫలితంగా, ఫార్వర్డుబ్లాకు గట్టి దెబ్బతిని ప్రజలకు పూర్తిగా దూరమైంది. గాంధీ-మైత్రాయి లేఖలవల్ల పంచమాంగదళం దేశభక్తులకు పూర్తిగా దూరంచేయబడి, దేశభక్తులు పార్టీ పాలసీవైపు రాసాగారు.

నేడు పార్టీ ఆధ్వర్యంక్రింద 29,939 రైతులు, 21,499 మంది వ్యవసాయకూలీలు, 11,921 మంది యువకులు, 5,158 మంది స్త్రీలు, 3 వేలమంది విద్యార్థులు, 4,119 మంది బాలబాలికలు, 5,937 మంది ప్రజారక్షణదళ సభ్యులు తమ తమ సంఘాలలో సంఘటితమైవున్నారు. పార్టీలో 1561 మందిసభ్యులున్నారు. జిల్లాయందలి ఆహారసమస్యను పరిష్కరించడానికి వివిధపార్టీలతోకూడిన జిల్లా ఆహారకమిటీని స్థాపించుటకు చాలవరకుపార్టీయే కారణం.

పార్టీ సభ్యులు ఇకముందు నెరవేర్చవలసిన బాధ్యతలుకూడ రిపోర్టులో వివరించబడ్డాయి. ప్రతినిధుల రిపోర్టులు పూర్తి అయాక ఈ క్రిందివారు జిల్లా కమిటీగా ఎన్నుకోబడ్డారు :-

1. కామ్రేడ్ కంఠంనేని చలపతిరావు (కార్యదర్శి) 2. మానికొండ సుబ్బారావు, 3. వి. వెంకట్రామశాస్త్రి, 4. వెల్లంకి విశ్వేశ్వరావు, 5. పొట్లూరి సుందరం, 6. టి. పోతరాజు (కాండిడేటు), 7. ఎ. వి. ఎస్. సీతారామారావు (కాండిడేటు).

పశ్చిమ గోదావరి

మహాసభ 1, 2, 3 తేదీలలో జిల్లా కమిటీ ఆఫీసులో వరుసగా కామ్రేడ్స్ పేటేటి వెంకటరత్నం, గారపాటి యుగంధర్, వేములపల్లి హనుమంతరావుగార్ల అధ్యక్షతను జయప్రదముగ జరిగింది. వివిధ తాలూకాల నుండి 34 గురు ప్రతినిధులు (నల్గురు మహిళా సభ్యులతో సహా) హాజరైరి. మహాసభను ప్రారంభిస్తూ రాష్ట్ర ప్రతినిధి కామ్రేడ్ టి. కె. రామస్వామి "రాజకీయ ప్రతిష్టంభన, ఆహార సమస్య, అనైక్యత ఉన్నంతవరకు జపాన్ దండయాత్రాప్రమాదం తొలగిపోదు. ఈసమస్యలను పరిష్కరించటానికి తగిన పాలసీ ఒక్క కమ్యూనిస్టుపార్టీయే యివ్వగల్గినది. దేశంలో మూడవ రాజకీయ శక్తిగా నిలబడిన కమ్యూనిస్టు పార్టీ మీద దేశాన్ని రక్షించాల్సినబాధ్యత పడినది. 300 పార్టీ సభ్యులు, 42 హోల్‌టైమర్లు గల్గిన జిల్లాపార్టీ వెనకాల 139 గ్రామాల్లో 6300 రైతులు, 36 గ్రామాల్లో 2300 వ్యవసాయకూలీలు, 50 గ్రామాల్లో 1550 యువకులు, 25 గ్రామాల్లో 630 మహిళలు, 8 హైస్కూళ్ళలో 700 మంది విద్యార్థులు, 8 గ్రామాల్లో 300 బాలబాలికలు, 7 గ్రామాల్లో 316 ప్రజారక్షణదళ సభ్యులు సంఘటితపరచబడియున్నారు. ఈ ప్రజారంగాలను తీవ్రపరచితే త్వరలో జిల్లాలో ప్రధాన రాజకీయ పార్టీగా తయారు కాగలము. ప్రభుత్వ నిర్బంధ విధానాన్ని ఎదుర్కొని, జాతీయైక్యతద్వారా జాతీయ నాయకులను విడిపించి దేశరక్షణకోసం జాతీయ ప్రభుత్వాన్ని స్థాపించగలము. అందుకు అన్ని జిల్లాలతోపాటు ఈ జిల్లా ముందంజ వేయాలి. కమ్యూనిస్టుపార్టీని ప్రజాపార్టీగా నిర్మించండి" అని ఉత్తేజకరమైన ఉపన్యాసం గావించారు.

"జైలు కామ్రేడ్స్‌కు జోహారులు" అనే తీర్మానంలో ప్రస్తుతం జిల్లాలోని 8 గురు కమ్యూనిస్టు డిటెన్యూలు, 4 శిక్షింపబడిన కామ్రేడ్సు 8 మంది అరెస్టుకాబడి విచారింపబడుతున్న కామ్రేడ్సును అభినందిస్తూ వారి అడుగుజాడల్లో ముందుకు నడచి ప్రజాబలంతో విడిపిస్తామని ప్రతిజ్ఞతీసుకున్నారు.

అనంతరం జిల్లారిపోర్టు (గత సంవత్సరాలలో ఉద్యమంగురించి) చర్చింపబడి సూచనలు చేయబడినవి. ఈ చర్చలు 2 వ తేదీ మధ్యాహ్నంవరకు సాగెను. రిపోర్టు ఏకగ్రీవంగా ఆమోదింపబడెను.

2 వ తేదీ సాయంత్రం కామ్రేడ్ మానికొండ సూర్యావతి రాష్ట్ర మహిళా ఆర్గనైజరు ఎర్రజెండా ఎగురవేసిరి. సాయంత్రం, రాత్రి జరిగిన సమావేశాల్లో వివిధ ప్రజారంగాల ఆర్గనైజర్లు ప్రతినిధులిచ్చిన రిపోర్టులపై చర్చలు జరిపారు.

3 వ తేదీన ప్రస్తుత పరిస్థితులపై కర్తవ్యాలను యిస్తూ తీర్మానం చేయబడెను. డిసెంబరుకు పూర్తిచేయవలసిన కోటాలు తీసుకున్నారు.

3 వ తేదీ సాయంత్రం జరిగిన విజ్ఞాన ప్రచారదళాల ప్రదర్శనంలో 30 మంది కమ్యూనిస్టు యువతీ యువకులు పాల్గొనిరి. పార్టీ సభ్యులు, సానుభూతిపరులు సుమారు 200మంది హాజరైరి. సాంప్రదాయసిద్ధమైన కళాసంపదనుపయోగించి ప్రజలసమస్యలను ప్రచారం ఎలా చేయగలవో దళాలు నిరూపించాయి.

రాత్రి జరిగిన సమావేశాలలో జిల్లాకమిటీకి కామ్రేడ్స్ యాళ్ళబండి పోలిశెట్టి, ఈడ్పుగంటి పూర్ణచంద్రరావు, పరకాల పట్టాభిరామారావు, వరికొండ వెంకట సుబ్రహ్మణ్యశర్మ, వేములపల్లి హనుమంతరావుగార్లు సభ్యులుగను, కామ్రేడ్స్ అన్నే వెంకటేశ్వరరావు, నర్రా ఆంజనేయులు కాండిడేట్లుగను ఎన్నుకొనబడిరి. కామ్రేడ్ పోలిశెట్టి జిల్లా కార్యదర్శిగ ఎన్నుకొనబడిరి.

విశాఖపట్టణం

ప్రధమ విశాఖజిల్లా కమ్యూనిస్టు మహాసభ జూలై 1, 2, 3, తేదీలలో రాష్ట్ర ప్రతినిధి కామ్రేడ్ మద్దుకూరి చంద్రశేఖరరావుగారి అధ్యక్షతను జిల్లా ఆఫీసులో సమావేశమైంది. వివిధ తాలూకాలనుండి 42 మంది సభ్యులు, సానుభూతిపరులు హాజరయినారు.

1 వ తేదీ ఉదయం కార్యదర్శి కామ్రేడ్ జొన్నలగడ్డ రామలింగయ్య రాజకీయ రిపోర్టు చదివారు. 1937 నుండి జిల్లాలో పార్టీ యెలా పనిచేసిందీ, సాధించిన విజయాలు, లోపాలు సమగ్రంగా చదివి ఈనాడు పార్టీని ప్రజాపార్టీగా వృద్ధిచేయడానికి సూచన లిచ్చారు. సాయంకాలం చర్చలు జరిగాయి.

2 వ తేదీ ఉదయం కార్యదర్శి ఆర్గనైజేషనల్ రిపోర్టుతో సభ ప్రారంభమైంది. 1937 సంవత్సరంలో ముగ్గురితో కూడిన పార్టీ నేడు 66 గురు సభ్యుల్ని సమకూర్చగలిగిందని చెప్పారు.

రాత్రికి నూతనంగా పార్టిలోచేరిన 16 గురు సభ్యులను ఆమోదించడమైనది. ఇందులో యిద్దరు కామ్రేడ్స్ ఆగష్టు సంఘటనల సందర్భంలో పోరాట పాలసీవైపు తాత్కాలికంగా మొగ్గినవారు. కాని దేశరక్షణను నాశనంచేసే పాలసీని వదలిపెట్టి, పార్టీ సూచిస్తున్న కార్యక్రమాన్ని అంగీకరించి పార్టీలో చేరారు. దేశరక్షణకు, దేశ స్వాతంత్ర్యానికి ఏకైకమార్గమని పార్టీలో చేరారు.

అటుపైన కామ్రేడ్స్ ఆగష్టులోగా తాము నెరవేర్చవలసిన కోటాలు తీసుకున్నారు. చర్చల అనంతరం రాష్ట్ర ప్రతినిధి కామ్రేడ్ మద్దుకూరి చంద్రశేఖరరావు "పార్టీ సభ్యులు కాప్రెస్సునుండి పొందిన ఉత్సాహంతో తమ యావచ్ఛక్తులను వినియోగించి ప్రజలలో పని చేయాల"ని ఉద్బోధించారు.

ఫాసిస్టుల సంగతి మేమెరుగుదుం

జూలై 1, 2, 3 తేదీలలో జరిగిన విశాఖ జిల్లా కమ్యూనిస్టు మహాసభ సమావేశం సందర్భంలో ఊరేగింపులు, బహిరంగసభలు, ఏర్పాటు చేయబడ్డాయి.

2 వ తేదీ సాయంత్రం పెద్ద ఊరేగింపు, బస్సుస్టాండ్ మైదానంలో బహిరంగసభ, జరిగాయి. కామ్రేడ్ రామలింగయ్య జపాన్ ఫాసిస్టుల దాడివల్ల బర్మా, మలయా ప్రజలకు కలిగిన ఘోరాలు వర్ణించి, మన దేశానికి ప్రమాదం రాకుండా ఉండేటందుకు ప్రజాఐక్యతతో వారి సమస్యలు పరిష్కరించుకోవాలని తెలియచేశారు. ఒక బర్మా కాందిశీకుడు లేచి "జపాన్‌రాక్షసులు పెట్టినకష్టాలుమాకుతెలుసు, మీరు చెప్పిందే మార్గం" అని తన అనుభవాన్ని విశదీకరించాడు.

3 వ తేదీ సాయంకాలం ఊరేగింపు, బహిరంగసభ జరిగాయి. ఫాసిస్టు వ్యతిరేక విజ్ఞాన ప్రదర్శనం ఏర్పాటు చేయడానికి కూడా పోలీసు అధికారులు సినీమాహాలు పర్మిషను ఇవ్వ నిరాకరించారు. అందుచే బీచ్‌ఒడ్డున జరుపవలసి వచ్చింది.

కామ్రేడ్ రామలింగయ్య ఉపన్యాసానంతరం చిట్టివలస వర్కరు కామ్రేడ్సు "ప్రజాయుద్ధం" బొబ్బిలిపాట వరుసలో చెప్పారు. గొల్లసుద్దులు, గెరిల్లా మొదలగు పాటలుకూడ పాడేరు. పార్టీకి డబ్బుకై కామ్రేడ్ శక్రటరీ పిలుపునిచ్చాడు. రు. 5-4-0 వసూలయింది. సభకు హాజరైన రెండువందలమంది జనం ఉత్సాహంతో చివరివరకు పాల్గొన్నారు.

(4 వ పేజీ తరువాయి) ప్రజలు రాత్రి 11 గంటలకువచ్చి తెల్లవారుఝాము 3½ గంటలవరకూ కదలకుండా కూర్చున్నారు. మరువరాని దృశ్యం. కాకుమాను-చింతలసెట్టు బుర్రకథ, "చక్కానికాడజోషిబాబుండాడు."అనే పదవపాట, "జాయంగే కయ్యూరు జాయెంగే" కోలాటం, ఆహారసమస్యాపరిష్కారమార్గాన్ని చూపేఅన్నాచెల్లెలి సంవాదం("బ్రహ్మపట్నం పోదమంటే"వలె) చైనా యోధుల బుర్రకథ, (లక్ష్మీకాంతరావు) మహిళామణులచే టాన్యా బుర్రకథ, చింతలసోది, నాజర్ గొల్లసుద్దులు కామ్రేడ్ మహబూబ్ ఫకీరు వేషంలోచెప్పిన రష్యా-జర్మనీ యుద్ధమూ - ప్రజల్ని పరమానంద పరవశుల్ని చేశాయి. ఈ ప్రచారపద్ధతులుచూచి మెచ్చుకొంటూ దావులూరు శ్రీ హరిరావు తనచేతిగడియారం పార్టీకిబహుమతి యిచ్చాడు. అన్నా చెల్లెలి సంవాదంతో ఆనందపరవశుడైన శ్రీరెడ్డిబత్తులరామిరెడ్డిగారు అక్కడే రు. 5/- లు పార్టీకి విరాళమిచ్చారు.

★

(1 వ పేజీ తరువాయి) 5. ప్రజలకు, సైన్యాలకు, ఆహారం సప్లైయి చేయడానికి రైతులచే ఎక్కువ పంటలు పండించాలి. అది రైతుల దేశభక్తియుతమైన కర్తవ్యం ఎలాగో తెలియజేయాలి.

6. కార్మికులు ఉత్పత్తిని ఎక్కువచేసి, ప్రజలకు-సైనికులకు సహాయపడాలి.

7. పంచమాంగదళాన్ని ప్రతిచోట, ప్రతి రంగంలోను, ప్రజలకు ఎత్తిచూపి, అది మళ్ళీ తలయెత్తకుండా చేయాలి.

వివిధ ప్రజాసంస్థలు దేశరక్షణ విషయంలో నిర్వహించవలసిన కర్తవ్యాలను కామ్రేడ్ సుందరయ్య వివరంగా తెలియజేశారు.

కుటుంబాలతో సహా దేశభక్తులు పార్టీలో చేరుతున్నారు

జులాయి నెల మొదటి మూడు దినాల్లో తెనాలిలో జరిగిన గుంటూరుజిల్లా కమ్యూనిస్టు పార్టీసమావేశంలో 3 వతేదీని 400మందిపార్టీ సభ్యులతోనూ, 500 మంది సానుభూతి పరుల తోనూ, రత్నహాలు నిండిపోయింది. "జనని భూమి కేసుదాం"అనే ఉత్తేజకరమైన ఫాసిస్టు వ్యతిరేక గీతంతో సభ ప్రారంభమైంది. జిల్లా కమిటీకార్యదర్శి పార్టీబలాన్ని సమీక్షచేశారు. "జిల్లాలో 30 కమ్యూనిస్టు గ్రామాలు కలిగి యున్నాం. 9 తాలూకాల్లో ప్రవేశించాం. వివిధ ప్రజా సంఘాలద్వారా అన్నితరగతుల, అన్ని వయసులప్రజల్లోనూ పనిచేస్తున్నాం" అన్నారు. 13ఏండ్ల వయసుగలమాణిక్యం, కుటుంబరావు మొదలుకొని, 50,55 సంవత్సరముల వయసు గల నోరి లక్ష్మమ్మ, లావు సుబ్రహ్మణ్యం, కర్రా సుబ్బయ్యగారలవరకూ పార్టీ ఆకర్షించింది. 16 మైళ్ళు నడచి, పార్టీ తమచేసిన వ్యాధులచూడవచ్చారు 160 మంది గుంటూరు లాగుడుబండ్ల కార్మికులు. "కాకికి కంకెమీద వాలడం జీవితసమస్య, మేము పార్టీలోకి రావడం మా జీవితసమస్య" అంటూ, వ్యవసాయ కూలీ ఉద్యమాన్ని పెంచి పెద్దజేసిన కమ్యూనిస్టుపార్టీ మహాసభను,దావులూరు, బ్రాహ్మణ కోడూరు, చోడాయిపాలెం, కూచినపూడి, పల్లికోన, బేతపూడి గ్రామాలనుండి 10, 20, 30మైళ్ళునడచి 150 మంది వ్యవసాయ కూలీలుస్వయంగాచూడవచ్చారు. 10నుంచి70 ఏండ్లవరకూ వయసు కలిగిన 100 మంది మహిళలు ఆదరాభిమానాలతో బండ్లుకట్టుకొని మహాసభకువచ్చారు. 10 మంది మహమ్మదీయ కామ్రేడ్స్ నేడు పార్టీలో ఉన్నారు. కాంగ్రెసులో పుట్టిపెరిగిన కామ్రేడ్స్ వావిలాల గోపాలకృష్ణయ్య, రావి అమ్మయ్య, దర్శి లక్ష్మయ్య, కస్తూరి కుటుంబరావులు నేడు పార్టీలో ఉన్నారు. సర్వస్వం పార్టీ కర్పించిన వారితో సహా 160 మంది నిరంతరం పార్టీ కార్యక్రమంలో పాల్గొనేవారున్నారు.

రాష్ట్రనాయకుల ఉపన్యాసాలు

కామ్రేడ్ రాజేశ్వరరావు పార్టీ పాలసీని గురించి 2½ గంటలు వివరించారు. తీవ్ర జాతీయవాద పెడమార్గంవల్ల నష్టాలను నొక్కిచెప్పారు. కాంగ్రెసు నాయకత్వం ప్రపంచ ప్రజాయుద్ధ పాలసీని అర్థంచేసుకోక చొరవను సామ్రాజ్యవాదులచేత బెట్టింది. కాంగ్రెసు-లీగు ఐక్యతతో క్రిప్సు నెదుర్కొనక, సామ్రాజ్యవాద దుష్ప్రచారానికి దోహదమిచ్చింది. ఫాసిజాన్నెదుర్కొనుటద్వారానే స్వాతంత్ర్యం వస్తుందని చెబుతూ, అందుకు విరుద్ధమైన పోరాట తీర్మానంపెట్టి జాతీయతను బల[redacted]మైన దెబ్బకొట్టే అవకాశం బ్రిటిషుప్రభుత్వానికిచ్చింది. కాని, జాతీయతను ఒక్క పార్టీయే కాపాడింది. కాని అవసరమైనంతగా ప్రజలు చొరవతో ముందుకు పోయేలా చేయలేకపోయాం. తీవ్ర జాతీయవాదులవలెనే కబుర్లు చెప్పినంతగా పనిచేయలేకపోయాం. వెంటనే నిర్మాణ బలంతో అధికాహారోత్పత్తిని, అధికోత్పత్తిని ప్రోత్సహించాలి. పౌరరక్షణకుపాటుబడాలి. జాతీయ వాదుల నిస్పృహనుపోగొట్టి జాతీయ నాయకుల విడుదలకు కృషిచేయాలి. దేశరక్షణకు పూనుకోవాలి. ఇది ఉపన్యాస సారాంశం.

కామ్రేడ్ బసవపున్నయ్య ప్రతినిధుల సభలో ప్యాసయిన తీర్మానాల సారాంశాన్ని విశదీకరించి చెప్పారు. వివిధరంగాల ప్రత్యేక కార్యక్రమంతోపాటు దిగువ కోటాలు తీసుకోబడినాయి. పార్టీసభ్యం 2500, ప్రజాశక్తి 8000, పీపుల్సువార్ 1000, రైతుసంఘ సభ్యత్వం 30,000, వ్యవసాయ కూలీ సభ్యత్వం 20000, యువజన సంఘ సభ్యత్వం 20000, బాలసంఘ సభ్యత్వం 15000, మహిళాసంఘ సభ్యత్వం 10000, ప్రజారక్షణ దళ సభ్యత్వం 8000, కార్మికసంఘ సభ్యత్వం 5000, విద్యార్థిసంఘ సభ్యత్వం 4000 డిసెంబరు చివరకు పూర్తికావాలి.

కమ్యూనిస్టు పార్టీ ఎవరిది ?

ఉపన్యాసాలు పూర్తిఅయినా మహాసభ ముగింపుకువచ్చింది. అమృతలూరు బాలబాలికల "కాల్యాట్! కాల్యాట్! ఎర్రసైనికుడా!" దావులూరు వ్యవసాయకూలీ బాలబాలికల "ఎన్నాళ్ళీగతి బానిసబ్రతుకు" తెనాలి బాలసంఘసభ్యుని "ఆడిలాటోళ్ళిడిలా టోళ్ళనుకున్నడా? జపాన్‌వాడు జర్మనీవాడు ఈకమ్యూనిస్టుల దెబ్బంటే తెలుసుకున్నాడా" (స్వంతకవిత్వం) మహమ్మదీయ కామ్రేడ్ పాడిన ఖామీజంగ్‌పై పాటలు ప్రేక్షకుల ముగ్ధుల్ని చేశాయి. పొంగిపొరలిపోతున్న ప్రజావిజ్ఞానం యిందు ప్రదర్శితం.

ఇంతలోనే హాలుకు అటు చివరనుంచి చరచరా లేచివస్తున్నాడు కామ్రేడ్‌రాఘవయ్య. 60 ఏండ్ల వృద్ధు. గుంటూరు లాగుడుబండ్ల కార్మిక సంఘాధ్యక్షుడు. "మా సంఘానికి అండగానిలిచిన పార్టీకి యిదిగో రు50ల బహుమానం మా సంఘం తరఫున. తీసుకోండి" అనిమహదానందంతో పర్సు అందించాడు. ఈ సంఘానికే చెందిన కార్మికుడు కామ్రేడ్ బ్రహ్మయ్య పార్టీ యిచ్చిన విజ్ఞానంతో ఉపన్యాసకర్త అయినాడు. చక్కని పాటగాడు. మైక్‌వద్దనిలబడి "కార్మికవర్గ శక్తికిఎదురు లేదని పార్టీమాకు నేర్పింది." అంటూ అభివందనాలందించాడు.

వ్యవసాయకూలీఉద్యమంలో పార్టీకార్యక్రమాన్ని చూసి పార్టీసభ్యుడయ్యాడు ఒక పాస్టరు. "నీతోటివానిని నీవలెనే ప్రేమించు అనే క్రైస్తవవాక్యములు కమ్యూనిస్టులకంటె అనుభవజ్ఞులెవరూ లేరని గ్రహించాను. నమ్మాడు. తనమాటలను పాటించే 13 గురు సంఘసభ్యులకూడా ఆదేశించి ప్రజాశక్తిని చదివింపుచున్నాడు. ఆ కామ్రేడుపార్టీమహాసభకు తనవిప్లవాభివందనాలర్పించుచూ, పార్టీ క్రైస్తవ మత గురువులలో యింకా ప్రచారం చేయాలని కోరాడు.

గుంటూరు జ్యూట్‌మిల్లు కార్మికవర్కరు వీరమ్మ. 50 వ పడిదాటిన వయస్సు. మైక్ వద్ద నిలబడి గద్గదస్వరంతో యిలాచెప్పింది. "అథోగతిలో వున్నమాకష్టాలనివృత్తికై పార్టీ తరఫున మావద్దకొచ్చి సంఘంపెట్టినవారు నాగయ్య, దుర్గా కృష్ణమూర్తిగారలు. చౌకడిపోలకై ఆందోళనచేసి జయం పొందాం. పేదల కష్టాలు పోగొట్టి యింత శ్రద్ధపూనే పార్టీని, నా బిడ్డలవంటివారైన మీ అందర్ని నేను అభినందించుచున్నా" నంటూ కూర్చున్నది యీ గుంటూరు "సుందరీబాయి."

కామ్రేడ్ కర్రా సుబ్బయ్య మొన్నమొన్ననే పార్టీలోకి సతీసమేతంగా వచ్చారు. 55 ఏండ్ల వయసు. ఉత్సాహంగా ముందుకొచ్చి "నాకు చదువురాదు. అయినా పార్టీ పాలసీ నాకు తెలుసు. మీరంతా నేనున్నపార్టీకే చెంది యున్నందుకు నా మనసులో ఒకవిధమైన అహంగావుంది" అని ఉద్రేకం పట్టలేక కూర్చున్నారు.

కామ్రేడ్ లావు సుబ్రమణ్యం వయసు 50. పార్టీఫండుకు 6 వేలు యిచ్చిన గంగాధరరావుకుతండ్రి. బసవపున్నయ్యకు మామ. సగర్వంగా నిలబడి "కమ్యూనిస్టులంటే నాకు మంటగావుండేది. మావాడు చెడిపోతున్నాడని మహాఆవేదనపడేవాణ్ణి. చూస్తూండగానే మా అమ్మాయికూడా కమ్యూనిస్టయింది. నాకు పిల్లలై, విజ్ఞానంలో నాకంటే ఎంతో ముందుకుపోవడం చూసి అసూయపడ్డాను. అయినా ఉత్సాహపడ్డాను. పార్టీలో చేరాను. బసవపున్నయ్య నా అల్లుడైనందుకు గర్వించుతున్నాను." అని కరతాళధ్వనుల మధ్య మునిగిపోయాడు.

కామ్రేడ్ కుటుంబరావు బాలసంఘ నాయకుడు. 13 యేండ్లవయస్సు. "అల్లరి ఆగాలతో కాలం గడిపే మాకు బాలసంఘాలుపెట్టి విజ్ఞానమిచ్చిందిపార్టీ. పార్టీమహాసభకు నావిప్లవాభివందనాలు అందించుచున్నాను" అని కూర్చున్నాడు.

తెనాలి రజకసంఘ కార్యదర్శి కామ్రేడ్ శ్రీరాములు అత్యుత్సాహంతో ముందుకొచ్చి యిలా మొదలెట్టాడు "మా రజకసంఘానికి జీవంపోసింది కామ్రేడ్స్ మాదల వీరభద్రరావు, తేళ్లప్రోలు సుబ్బారావులు. కమ్యూనిస్టుపార్టీయే మమ్మొద్ధరించగలదు. రాష్ట్రరజక సంఘంలో కమ్యూనిస్టుపార్టీ కృషిచేయాలని కోరుతూ నా విప్లవాభివందనాలందించుచున్నా" నన్నాడు.

మార్క్సు ఎంగెల్సు చిత్రాలను అతి చాకచక్యంగా రాసిన ఆర్టిస్టు కామ్రేడ్ దాసరి వీరయ్య కళను ప్రోత్సహించుచున్న పార్టీకి అభివందనాలందించాడు.

బహిరంగ సభ

సాయంత్రం వేయి మంది పార్టీసభ్యులు, సానుభూతిపరులు బారులు దీరి ఊరేగింపు జరిపారు. 60 మంది సైకిలు ప్రొసెషన్‌లో ముందునడిచారు. గాంధీ-ఇర్విన్ పార్కులో బహిరంగసభజరిగింది. కామ్రేడ్ రాజేశ్వరరావు అధ్యక్షుడు. ఆహారసమస్యాపరిష్కారం నిమిత్తం వెంటనే ధనికులు, పేదలు, వివిధ పార్టీలవారు ఐక్యం కావాలని, స్వయంనిర్ణయ సూత్రం గుర్తించి, కాంగ్రెసు-లీగ్ ఐక్యత నేర్పరచుకొని, నాయకుల్నివిడుదలచేయించుకొని, జాతీయ ప్రభుత్వ స్థాపనకు పూనుకోవాలని వివరించాడు. ఈ ఆశయ సిద్ధికై కమ్యూనిస్టుపార్టీ చేసిన కృషిని వివరించాడు. తరువాత కామ్రేడ్ పి. వి. శివయ్య ఈ జిల్లాలో పార్టీ బలాన్ని తెలుపుతూ వివిధ ప్రజారంగాలలో పార్టీ కార్యక్రమం తెలిపాడు. 2500 మంది ప్రజల్లో 10 మంది మీటింగును భగ్నపరచ అడ్డుప్రశ్నలు వేశారు. అధ్యక్షుడు తగినరీతిని సమాధానమిచ్చాడు. మహాపర్వతాన్ని ఢీకొనే గొర్రెపోతువలె ఉన్నది యీ విచ్ఛిన్నకులగతి. కమ్యూనిస్టులు దేశద్రోహులని కరపత్రాలు పంచారు. ఎవరు ఆదరించువారు?

వైజ్ఞానికప్రదర్శనకోసం నిర్ణీతప్రదేశానికి మనవారువెళ్ళడం ఆలస్యమయేసరికి విచ్ఛిన్నకుడొకడు తన విషప్రచారం సాగింప ప్రయత్నించాడు. కాని, మన ప్రచారకదళం వచ్చేసరికి వాడు అంతులేకుండా అదృశ్యుడయాడు. 6వేలమంది (మిగతా 3 వ పేజీలో)

వేలంపాటల్లో 53 వేలు

మహాసభయిచ్చిన ఉత్సాహంమరునాటిపార్టీఫండు పాటలోవిస్పష్టమైంది. ఊహాతీతమైన త్యాగశక్తి పార్టీ సభ్యులలో ప్రవేశించింది. వేలంపాటలు జోషీతో ప్రారంభించాం. లెనిన్‌డే కార్యక్రమంతో పూర్తిగా కదలని గుంటూరు, నర్సరావుపేట తాలూకా కమిటీలు పోటీబడ్డాయి. జోషీరావటం రాకపోవడమే సమస్య. ఎంతయినా ఆస్తుల అమ్మిగాని ప్రజలనుండివసూలుచేసిగాని పాడవలసిందే. గుంటూరు తాలూకాకమిటీ 11 వేలకు జోషీని గెలుచుకొంది. యింతలోనే మహిళాలోకం కదిలింది. కామ్రేడ్స్ ఉదయం, నావ సీతమ్మ, దుగ్గింబ బంగారుగాజులుఅందించారు. కామ్రేడ్ కోటీశ్వరమ్మ వెండిగాజులు ఇచ్చింది. అనసూయ లోలకులు, హరి చెవుపోగులు తెచ్చి చేతిలోపెట్టారు. కామ్రేడ్ రామకృష్ణయ్య 3 వేలరూపాయిలుపార్టీఫండు యిచ్చినారు మహాఆవేదనపడ్డ అన్నపూర్ణమ్మ నెమ్మదిగా మెడ సడ్డుకొంది. పసుపుతాడుతో వేళ్ళాడే మంగళసూత్రాన్ని పదిలంగా పార్టీకి పంపింది. నిత్యదరిద్రంతో నిరంతరం పార్టీసేవ చేస్తున్నారు సుబ్రమణ్యం, పార్వతిగారలు. కాని పార్టీపిలుపుకు మించినదేమిటి? వెంటనే పార్వతి చెవులనున్న దుద్దులు పార్టీకి అందించింది. కామ్రేడ్ దుర్గా హనుమాయమ్మ తనకున్నపోగులుకాస్తా పార్టీకిచ్చింది. ఈ దృశ్యం చూసి చలించనివారెవరు? ప్రక్కనేఉన్న పున్నమ్మగారు (50 ఏండ్ల వయసు) తనచెవులనున్న పోగులు పార్టీకిచ్చింది. మిగతా కామ్రేడ్స్ూరకున్నారా? 3 చేతి గడియారాలు కృష్ణమూర్తి, శేషశాస్త్రి, యం. వి. సుబ్బారావుయిచ్చారు. అందరూఇస్తున్నారు నేనూ పార్టీకి చెవిపోగులివ్వాలని పోరుపెడుతూంటే వి. వి. సుబ్బారావు చేతిగడియారం వాళ్ళమ్మాయికి ఇచ్చిపంపాడు. 1 దువ్వెన, 2 కలాలు, 2 పర్సులు, 1 సిన్ను బహుమతిగావచ్చాయి. ప్రేమతో పెట్టుకొనే చక్కనిచలవ జోడుఅక్కడ బెట్టాడు యం వి. సుబ్బారావు. స్వయంగా నేసుకున్నమంచపుకోళ్ళు తెచ్చి ప్రేమతో యిచ్చాడు లక్ష్మినారాయణ. టాన్యాగాను, 4 ఎర్రజెండాలు వచ్చాయి. ఎంతో అభిమానంతోవెల్లూరు నిర్బంధితుల నిరాహారదీక్షకు చిహ్నంగా దాచుకొన్న ఎర్రజెండాను వావిలాల గోపాలకృష్ణయ్య యిచ్చాడు. దాన్ని పాటకు పెడితేమాతాలూకా స్వాతంత్ర్యవీరుడి చిహ్నంమేమేసంచుకుంటామంటూ రు 1700 లకు పాడారు సత్తెనపల్లి కమిటీవారు. ఇతర వస్తువులన్నింటినీ వ్యక్తులూ వ్యక్తులూ పోటీలు పడి కొన్నారు. కమిటీలు, ఫొటోలు ప్రజాసంఘ ఫ్లాగ్సులు పోటీలుబడి కొన్నాయి.

మరొక కమిటీని దమ్మెత్తనీయకుండా కాన్ఫరెన్సు హాలును అలంకరించిన మార్క్సు ఎంగెల్సుచిత్రాలను కాస్తాను 15000 లకుకొట్టేసింది ఎర్రరేపల్లె. అంచనామీద అంచనావేసి రు. 12000లకుస్టాలిన్‌నుగెలుచుకుంది తెనాలికమిటీ. పెద్దజోషీదక్కనేలేదని చిన్నజోషీని 3000 కు పాడింది నర్సరావుపేట కమిటీ. బాపట్ల పెనుగులాడుతూ 2 వేలకు బిల్లు చేసింది. ఒంగోలు, వినుకొండ పల్నాడులకుపాట అందనీయలేదు మిగతా తాలూకాలు.

మొత్తం వేలంపాటలలో వచ్చిన పార్టీఫండు (బంగారు వస్తువులు మినహాయించి) రు 53000 లు. జోషీ ఫొటోలే రు 19000. సంపాదించాయి. ప్రజాసమీకరణలోనూ స్వార్థత్యాగంలోను కమ్యూనిస్టుపార్టీని ఎవరడ్డగలరు?

Printed and Published by Katragadda Rajagopala Rao at Prajasakti Press, Governorpet, Bezwada.

END OF ISSUE